ప్రజాశక్తి
శుక్రవారం 15 మార్చి 2024
5
శ్రీకాకుళం



రేపు జాతీయ లోక్ అదాలత్

ప్రజాశక్తి-శ్రీకాకుళం అర్బన్

ఈ నెల 16న జిల్లాలో నిర్వహిస్తున్న జాతీయ లోక్ అదాలత్‌లో కేసులు రాజీ చేసుకోవాలని జిల్లా జడ్జి జునైద్ అహ్మద్ మౌలానా సూచించారు. గురువారం కోర్టు కాన్ఫరెన్సు హాల్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జాతీయ లోక్‌అదాలత్‌లో సివిల్ కేసులు, రాజీ పడదగ్గ క్రిమినల్ కేసులు, ప్రీ లిటిగేషన్ స్థాయిలో ఉన్న కేసులు రాజీ చేసుకోవచ్చన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. లోక్‌అదాలత్‌లో పరిష్కారమైన కేసులపై అప్పీల్‌కు వెళ్లే అవకాశం ఉండదని, శాశ్వత పరిష్కారం లభిస్తుందని చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్.సన్యాసినాయుడు పాల్గొన్నారు.

రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాల్సిందే

లేబర్ కోడ్లు రద్దు చేయాలి ● కార్మిక, రైతు, ప్రజాసంఘాల డిమాండ్ ● 'చలో ఢిల్లీ'కి మద్దతుగా నిరసనలు



శ్రీకాకుళం: ప్రదర్శన నిర్వహిస్తున్న రైతు, కార్మిక, ప్రజాసంఘాల నాయకులు, రైతులు



పర్లాకిమిడిలో ర్యాలీ చేపడుతున్న రైతుసంఘాల నాయకులు, రైతులు

ప్రజాశక్తి-శ్రీకాకుళం అర్బన్

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లు రద్దు చేయాలని కార్మిక, రైతు, ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. కేంద్ర ప్రభుత్వ రైతాంగ, కార్మిక వ్యతిరేక విధానాలపై సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కెఎం) ఆధ్వర్యాన రైతులు చేపట్టిన చలో ఢిల్లీ కార్యక్రమానికి సంఘీభావంగా గురువారం జిల్లా వ్యాప్తంగా కార్మిక, రైతు, ప్రజా సంఘాల ఆధ్వర్యాన నిరసన ప్రదర్శనలు, ధర్నాలు చేపట్టారు. శ్రీకాకుళం నగరంలోని డైమండ్ పార్కు నుంచి ఏడురోడ్ల జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధానకార్యదర్శి డి.గోవిందరావు, ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.మోహనరావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి.సింహాచలం మాట్లాడారు. మోడీ ప్రభుత్వం 2021 డిసెంబర్‌లో రాతపూర్వకంగా ఇచ్చిన హామీలను అమలు పరచాలని కోరుతూ ఢిల్లీలో ఫిబ్రవరి నుంచి వివిధ రూపాల్లో రైతులు నిరసన తెలియజేస్తున్నారని తెలిపారు. బిజెపి ప్రభుత్వం రైతుల పట్ల కర్కశంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎరువుల సబ్సిడీలో, ఆహార భద్రత చట్టం అమలుకు నిధుల్లో కోత విధించడంతోపాటు కార్పొరేట్ కంపెనీలకు రాయితీలు ఇచ్చారని గుర్తు చేశారు. మొత్తం వ్యవసాయ రంగాన్ని అదానీ, అంబానీ తదితర కార్పొరేట్ కంపెనీల హస్తగతం చేయడానికి కంకణం కట్టుకుందని దుయ్యబట్టారు. ఈ ఏడాది బడ్జెట్ కేటాయింపులు కూడా అలాగే ఉన్నాయన్నారు. మరోవైపు దశాబ్దాల పాటు కార్మిక వర్గం అనేక త్యాగాలతో పోరాడి సాధించుకున్న కార్మిక హక్కులను కాలరాస్తూ కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లు తీసుకొచ్చిందని విమర్శించారు. కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కార్మికుల కనీస వేతనం 26 వేల రూపాయలుగా నిర్ణయించి అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైతుల రుణాలు మాఫీ చేయాలని, కేరళ తరహాలో రుణ ఉపశమన చట్టం తేవాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసి, 300 రోజుల పని దినాలు కల్పించి, రోజుకు రూ.600 కూలి ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతు, కార్మిక వ్యతిరేక విధానాలను అమలు చేస్తున్న బిజెపిని ఇంటికి సాగనంపి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు పట్టణ కన్వీనర్ ఆర్.ప్రకాశరావు, కో-కన్వీనర్ ఎం.గోవర్ధనరావు, వివిధ కార్మిక, ప్రజా సంఘాల నాయకులు పి.చంద్రరావు, ఎన్.బలరాం, గురుస్వామి, టి.సందీప్, సీతారాం, వై.గోపాలుడు, ఎల్.అశోక్, ఆర్.బోడమ్మ, ఆర్.అప్పాయమ్మ, ఎ.రాజేశ్వరి, బి.చంద్రశేఖర్, తదితర నాయకులు పాల్గొన్నారు.

రణస్థలం : రణస్థలంలోని రామతీర్థం జంక్షన్ వద్ద సిఐటియు, ఏపీ రైతుసంఘం ఆధ్వర్యాన ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు సి.హెచ్.అమ్మన్నాయుడు, కౌలు రైతుల సంఘం జిల్లా అధ్యక్షులు వెలమల రమణ మాట్లాడారు. కార్యక్రమంలో నాయకులు లక్ష్మీనారాయణ, మహాలక్ష్మినాయుడు పాల్గొన్నారు.

టెక్కలి రూరల్ : రైతులకు మద్దతుగా టెక్కలిలో సిపిఎం, కాంగ్రెస్ ఆధ్వర్యాన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు సంభూరు షణ్ముఖరావు, కాంగ్రెస్ కిసాన్ సెల్ నాయకులు కోత మధు మాట్లాడారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు హెచ్.ఈశ్వరరావు, కాంగ్రెస్ నాయకులు పొట్నూరు ఆనందరావు, కోట శంకర ప్రసాద్ రెడ్డి,దాట్ల లింగమూర్తి, వెంకట్రావులు సిపిఎం నాయకులు కొల్లి ఎల్లయ్య, పాలిన సాంబమూర్తి, వాకాడ ధనుంజయరావు, బగాది వాసుదేవరావు, ఎస్.ధర్మారావు, నొమ్మ గౌరమ్మ పాల్గొన్నారు.

సి.హెచ్.అమ్మన్నాయుడు, నాయకులు ఎన్.జగదీశ్వరరావు, రేగాన శివుడు, రెడ్డి గన్నెరాజు, వై.లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.

నరసన్నపేట : మండలంలోని పెద్దకరగాం గ్రామంలో అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి తాండ్ర ప్రకాశ్ ఆధ్వర్యాన ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నశెట్టి రాజశేఖర్, సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు నేతింటి నీలంరాజు, ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా అధ్యక్షులు ఎస్.కృష్ణవేణి, తదితరులు పాల్గొన్నారు.

పర్లాకిమిడి : వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో బరంపురం టాటాబిన్ కూడలి నుంచి ఆర్‌డిసి కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ధర్నా చేపట్టారు. కార్యక్రమంలో ఎఐకెఎస్ నాయకులు బాలకృష్ణ రెడ్డి, ముచ్చి బంగారు, ఎఐకెఎంఎస్ నాయకులు బాలచంద్ర షడంగి, కేదార్ సబర్, ఋషికుల్య రైతు సభ నాయకులు సింహాచల నాయక్, రైతుకూలీ సంఘం నాయకులు రొక్కం లోకనాథం తదితరులు పాల్గొన్నారు.

పలాస : కాశీబుగ్గ గాంధీ విగ్రహం వద్ద రైతు, కార్మిక సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్.గణపతి, సిపిఐ జిల్లా కార్యదర్శి సిహెచ్ వెంకటరమణ, లిబరేషన్ జిల్లా కార్యదర్శి టి.సన్యాసిరావు, సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి వంకల మాధవరావు, కాంగ్రెస్ పార్టీ పలాస నాయకులు కె.హేమారావు చౌదరి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు సిహెచ్ వేణుగోపాల్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు దుబ్బ భాస్కరరావు, డిబాసమ్మ, రైతు కూలీ సంఘం నాయకులు బి.కూర్మారావు, భీమారావు, ఎఐసిసిటియు నాయకులు డి.శ్రీనివాస్, కె.లోకనాథం, కాంగ్రెస్ నాయకులు శ్యాంసుందరరావు, రైతు నాయకులు వి.పాపయ్య, సోమేష్, కె.దుష్యంత్, బి.సాయమ్మ తిరుపతి, ఎవైవైఎఫ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

పొందూరు : పొందూరు మండల కేంద్రంలో సిఐటియు ఆధ్వర్యాన ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు సి.హెచ్.అమ్మన్నాయుడు మాట్లాడారు. కార్యక్రమంలో నాయకులు ఎ.రాధాకృష్ణ, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.







పలాస, రణస్థలం, టెక్కలిలో నిరసన ప్రదర్శనలు చేపడుతున్న రైతు, కార్మిక, ప్రజాసంఘాలు, వామపక్ష, కాంగ్రెస్ నాయకులు, రైతులు

రెండో జాబితాలో ఒకరికే

- నరసన్నపేటకు బగ్గు రమణమూర్తి పేరు ఖరారు
- శ్రీకాకుళం పేరు లేకపోవడంపై గుండ గ్రూపు మనస్తాపం
- సీటు బిజెపికే.. అంటూ మరో వైపు వార్తలు
- లోలోన మండిపడుతున్న టిడిపి శ్రేణులు



కేకు కట్ చేసి సంబరాలు చేసుకుంటున్న బగ్గు రమణమూర్తి, టిడిపి నాయకులు

రానున్న ఎన్నికల్లో టిడిపి తరపున పోటీ చేసే అభ్యర్థుల రెండో జాబితా గురువారం విడుదలైంది. జాబితాలో జిల్లాకు సంబంధించి నరసన్నపేటకు మాత్రమే అభ్యర్థిని మాత్రమే ఖరారు చేసింది. గత నెల 24న వెలువరించిన మొదటి జాబితాలో మూడు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పటివరకు నాలుగు నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్లయింది. జిల్లాకు సంబంధించి మరో నాలుగు నియోజవర్గాల పేర్లను వెల్లడించాల్సి ఉంది. అభ్యర్థులను ఖరారు చేయాల్సిన స్థానాల్లో శ్రీకాకుళం, పలాస, పాతపట్నం, ఎచ్చెర్ల నియోజకవర్గాలు ఉన్నాయి.

ప్రజాశక్తి-శ్రీకాకుళం ప్రతినిధి, నరసన్నపేట

టిడిపి గురువారం విడుదల చేసిన రెండో జాబితా పలు నియోజకవర్గాల్లోని టిడిపి శ్రేణులను తీవ్ర ఆవేదనకు గురిచేసింది. ముఖ్యంగా శ్రీకాకుళం నియోజకవర్గంలో ఈ పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. రెండో జాబితాల్లో కచ్చితంగా తమ నేత పేరు ఉంటుందని భావించిన గుండ గ్రూపును తీవ్ర నిరాశ పరిచింది. పైగా ఈ సీటును బిజెపికి కేటాయించారంటూ వచ్చిన వార్తలతో కొంత షాక్‌కు గురయ్యారు. మరోవైపు శ్రీకాకుళం సీటును తమకే కేటాయించారంటూ బిజెపి జిల్లా నాయకులు ప్రచారం చేసుకుంటున్నారు. విశాఖ జిల్లాకు చెందిన బిజెపి రాష్ట్ర కార్యదర్శి సురేంద్ర మోహన్‌కు కేటాయించినట్లు కొంత మంది చెప్తుండగా, మరికొంత మంది ఆయన విశాఖలోని ఏదైనా ఒక నియోజకవర్గం నుంచి పోటీకి ఆసక్తి చూపుతున్నట్లు చెప్తున్నారు. మరోవైపు బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు పైడి వేణుగోపాలానికి ఈ టికెట్ ఇస్తారంటూ ప్రచారం సాగుతోంది. రకరకాలుగా ప్రచారం సాగుతుండటం, రెండో జాబితాలో మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి పేరు లేకపోవడంతో టిడిపి శ్రేణులు, గుండ గ్రూపు లోలోన మండిపడుతున్నాయి. పోలింగ్ బూత్‌ల్లో కనీసం ఏజెంట్లుగా ఉండటానికి కూడా కేడర్‌లేని బిజెపికి ఈ సీటు కేటాయించడమేమిటంటూ అంతర్గత చర్చల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో ఆ పార్టీకి కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదని వారు గుర్తు చేస్తున్నారు. ప్రజల్లో కనీసం ఆదరణ లేని బిజెపికి ఈ సీటు ఇస్తే వైసిపి ఖాతాలో వేసుకోవాల్సిందేనని వారు అంటున్నారు.

జనాన్ని వెంటాడుతున్న మత ఘర్షణల భయం

మరో వైపు సామాన్యుల్లో బిజెపి పట్ల ఏ కోశాన సానుకూల వైఖరి కనిపించడం లేదు. ప్రత్యేక హోదా, విభజన హామీలు, రైల్వే జోన్ ఇవ్వకుండా రాష్ట్రానికి, వెనుకబడిన ప్రాంత నిధులు ఇవ్వకుండా జిల్లాకు అన్యాయం చేసిన పార్టీగానే బిజెపిని చూస్తున్న పరిస్థితి నెలకొంది. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ)తో ముస్లిముల పట్ల వివక్ష చూపడంతోపాటు ఇతర మతాల నుంచి వారిని దూరంగా ఉంచే ప్రయత్నం చేస్తోందంటూ తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతోపాటు బిజెపి ఒక ప్రాంతంలో తిష్టవేస్తే అక్కడ మత ఘర్షణలు, ఉద్రిక్తతలు చోటు చేసుకుంటాయన్న భయం ప్రజల్లో సైతం ఉంది. విజయనగరం జిల్లా రామతీర్థంలో విగ్రహం ధ్వంసం చేసిన ఘటనలో బిజెపి నాయకుల హస్తం ఉందంటూ గతంలో వార్తలు వచ్చాయి. జిల్లా కేంద్రంలో మత ఉద్రిక్తతలకు దారి తీసే ప్రమాదం లేకపోలేదనే భయమూ ప్రజల్లో లేకపోలేదు.

టిడిపి శ్రేణుల సంబరాలు

టిడిపి రెండో జాబితాలో ఒక్క నరసన్నపేటకే అభ్యర్థిని ప్రకటించింది. మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి పేరును ఖరారు చేసింది. 2014 ఎన్నికల్లో ధర్మాన కృష్ణదాస్‌పై గెలిచారు. 2019 ఎన్నికల్లో కృష్ణదాస్ చేతిలో ఆయన ఓటమి పాలయ్యారు. గతంలో జెడ్‌పి చైర్మన్‌గా పని చేశారు. నరసన్నపేట టికెట్‌ను బగ్గు రమణమూర్తికి కేటాయించడంతో టిడిపి శ్రేణులు సంబరాలు జరుపుకున్నాయి. మబగాం నుంచి నరసన్నపేట వరకు ర్యాలీ చేపట్టారు. బాణసంచా కాల్చి నృత్యాలు చేశారు. అనంతరం పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి, నాయకులు బగ్గు రమణమూర్తికి మిఠాయి తినిపించారు. కార్యక్రమంలో టిడిపి పోలాకి మండల అధ్యక్షులు ఎం.వెంకట అప్పలనాయుడు, తెలుగు రైతు విభాగం అధ్యక్షుడు ఎల్.రాంబాబు, గాతలవలస సర్పంచ్ మెండ శ్రీనివాస్‌రావు, ఎంపిటిసి వై.లక్ష్మణరావు, మాజీ జెడ్‌పిటిసి గొండు రామన్న, ఎంపిటిసి ప్రతినిధి గొండు మురళి, డోల ప్రసాదరావు, బైరి భాస్కర్‌రావు, చిట్టి సింహాచలం, దంత సింహాచలం, లావేటి క్రిష్ణారావు పాల్గొన్నారు.

2529 మందికి రూ.3.79 కోట్ల లబ్ధి

ఇబిసి నేస్తం చెక్కును అందజేసిన కలెక్టర్



చెక్కు అందజేస్తున్న కలెక్టర్ మనజిర్ జిలాని సమూన్

ప్రజాశక్తి-శ్రీకాకుళం అర్బన్

జిల్లాలో ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు చెందిన 2529 మంది మహిళలకు ప్రభుత్వం గురువారం రూ.3.79 కోట్లు నిధులు విడుదల చేసినట్టు కలెక్టర్ మనజిర్ జిలాని సమూన్ తెలిపారు. గురువారం కలెక్టరేట్‌లో జరిగిన కార్యమ్రంలో ఇబిసి నేస్తం నమూనా చెక్కును ఆయన లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రెడ్డి, కమ్మ, క్షత్రియ, బ్రాహ్మణ, వెలమ ఇతర ఒసి కులాలకు చెందిన 45-60 ఏళ్ల మధ్య వయస్సుగల పేద మహిళల ఆర్థికాభివృద్ధికి ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్టు తెలిపారు. ఈ పథకం కింద ఏటా రూ.15 వేల ఆర్థిక సాయాన్ని అందిస్తున్నట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బిసి కార్పొరేషన్ ఈడి గెడ్డమ్మ, కళింగ కోమటి కార్పొరేషన్ చైర్మన్ అందవరపు సూరిబాబు, పొందర కూరాకుల కార్పొరేషన్ చైర్‌పర్సన్ రాజాపు హైమావతి, టి.కామేశ్వరి, తదితరులు పాల్గొన్నారు.

సహకార సంఘాల బలోపేతానికి సాయం

కేంద్ర సహకార శాఖ రాష్ట్ర సమన్వయకర్త శ్రీనివాస్



మాట్లాడుతున్న శ్రీనివాస్

ప్రజాశక్తి-శ్రీకాకుళం అర్బన్

సహకార రంగాన్ని బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం పూర్తి తోడ్పాటు అందిస్తోందని, ఈ సహకారాన్ని సద్వినియోగ పరచుకోవడంలో బ్యాంకులు ముందుండాలని కేంద్ర సహకార శాఖ రాష్ట్ర సమన్వయకర్త డాక్టర్ శ్రీనివాస్ సూచించారు. గురువారం నగరంలోని జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఆవరణలో నిర్వహించిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ సహకార వ్యవస్థలో ఉన్న బలహీనతలను, లోపాలను సరిదిద్ది, ఆదాయ వనరులు పెంచుకుంటూ ఆర్థిక స్వావలంబన దిశగా నడిచేందుకు నూతన కేంద్రీయ సహకార విధానాన్ని రూపొందించినట్లు తెలిపారు. సహకార వ్యవస్థలో వ్యవసాయ ఉత్పత్తులు పెంచే విధంగా నూతన వ్యవస్థను అమలు చేస్తున్నట్టు తెలిపారు. జాతీయ స్థాయిలో ఒకే డేటా బేస్ రూపొందించామని, ఇప్పటికే 2.64 లక్షల సహకార సంఘాలు నమోదు చేసుకున్నాయని చెప్పారు. సహకార వ్యవస్థను బలోపేతం చేయడానికి వీలుగా కేంద్ర బడ్జెట్లో రూ.1.67 లక్షల కోట్లు కేటాయించినట్టు తెలిపారు. రానున్న ఐదేళ్ల కాలంలో మల్టీపర్పస్ సొసైటీల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. కిసాన్ సమృద్ధి కేంద్రాలుగా సహకార సంఘాలను మార్పు చేయడం, రైతులకు తక్కువ ధరకు ఎరువులను అందించడం కోసం మార్గదర్శకాలను రూపొందించామన్నారు. నేషనల్ కోఆపరేటివ్ యూనివర్సిటీని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా సహకార అధికారి సుబ్బారావు, డిసిసిబి ముఖ్య కార్యనిర్వహణ అధికారి వర ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.

ఎసిబి వలలో ఇంజినీరింగ్ అసిస్టెంట్

రూ.5 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన వైనం

ప్రజాశక్తి-పలాస



పట్టుబడిన ఇంజినీరింగ్ అసిస్టెంట్ లోకనాథం

మందస మండలంలోని గిరిజన ప్రాంతమైన సాబకోట సచివాలయంలో గురువారం మధ్యాహ్నం ఎసిబి అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఇంజినీరింగ్ అసిస్టెంట్ ఎస్.లోకనాథం రూ.5 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఎసిబి అధికారుల కథనం ప్రకారం.. ఇళ్ల బిల్లుల కోసం స్థానిక గిరిజనులు పలుమార్లు సచివాలయం చుట్టూ ప్రదక్షిణలు చేసినా పని కాలేదు. చీపి గిరిజన పంచాయతీ లోడకపిట్ట గ్రామానికి చెందిన ఎస్.లోకనాథం సాబకోట సచివాలయంలో ఇంజినీరింగ్ అసిస్టెంట్ పనిచేస్తున్నారు. ఇళ్ల బిల్లుల కోసం గిరిజనులను రూ.5వేలు లంచం డిమాండ్ చేశారు. దీంతో విసుగు చెందిన సింగుపురం గ్రామానికి చెందిన గిరిజనుడు నిమ్మన పరుశురాం ఎసిబి అధికారులను ఆశ్రయించారు. అవినీతి నిరోధక శాఖ డిఎస్‌పి రమణమూర్తి, తన సిబ్బందితో పథకం మేరకు... సవర లోకనాథం రూ.5 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా ఎసిబి అధికారులకు చిక్కారు. దీనిపై ఎసిబి అధికారులు కేసు నమోదు చేశారు. లోకనాథాన్ని అరెస్టు చేసి, విశాఖపట్నం ఎసిబి కోర్టుకు తరలించారు. ఈ సంఘటన స్థానికంగా సంచలనంగా మారింది.

దిమిలి విఆర్‌ఒ సస్పెన్షన్

ప్రజాశక్తి-శ్రీకాకుళం అర్బన్

కొత్తూరు మండలం దిమిలి విఆర్‌ఒ కె.రమేష్‌ను క్రమశిక్షణా చర్యల్లో భాగంగా జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గణపతిరావు సస్పెండ్ చేశారు. జిల్లా కలెక్టరు మనజిర్ జిలాని సమూన్ ఆదేశాల మేరకు డిఆర్‌ఒ ఎం.గణపతిరావు గురువారం ఈ సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు. రాజకీయ పార్టీ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్లు ఆయనపై వచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టామని డిఆర్‌ఒ తెలిపారు. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా సస్పెండ్ చేసినట్టు ఆయన వెల్లడించారు.

అరసవల్లి ఇఒగా చంద్రశేఖర్

శ్రీకాకుళం అర్బన్ : అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయ కార్యనిర్వహణాధికారిగా ఎస్.చంద్రశేఖర్ గురువారం బాధ్యతలు చేపట్టారు. ఆయనకు ఆలయ మర్యాదలతో అర్చకులు స్వాగతం పలికారు. ఇఒ చాంబరులో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు పాలక మండలి సభ్యులు లుకలాపు గోవిందరావు, ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.



బాధ్యతలు స్వీకరిస్తున్న ఇఒ

గ్రూపుల గోల.. చల్లారేదెలా?

వైసిపి విస్తృతస్థాయి సమావేశానికి సువ్వారి గైర్హాజరు ● అధికార పార్టీ శ్రేణుల్లో ఆందోళన



సమావేశంలో మాట్లాడుతున్న వైసిపి రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి

ప్రజాశక్తి - ఆమదాలవలస

ఆమదాలవలస నియోజకవర్గంలో అధికార పార్టీని గ్రూపుల గోల వెంటాడుతోంది. వైసిపి నియోజకవర్గ స్థాయి సమన్వయ కమిటీ విస్తృత సమావేశానికి సువ్వారి గాంధీ గ్రూపు గైర్హాజరైంది. గురువారం పట్టణంలోని ఓ ప్రయివేటు కల్యాణ మండపంలో నియోజకవర్గ స్థాయి వైసిపి నాయకులు, కార్యకర్తలతో స్పీకర్ తమ్మినేని సీతారాం ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించగా, వైసిపి ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వై.వి.సుబ్బారెడ్డి హాజరయ్యారు. ఈ సమావేశానికి సువ్వారి గాంధీ, కోట గోవిందరావు గ్రూపులు దూరంగా ఉన్నాయి. సమావేశం చివరిలో చింతాడ రవికుమార్ హాజరైనా ఆయనను వేదికపైకి పిలవలేదు. దీంతో వేదిక కిందే కార్యకర్తలతో కలిసి ఆశీనులయ్యారు. సమావేశం ముగిశాక వైవి సుబ్బారెడ్డి, డిప్యూటీ కోఆర్డినేటర్ మజ్జి శ్రీనివాసరావును కలిసి కొద్దిసేపు మాట్లాడి అక్కడి నుంచి వెనుతిరిగారు.

సమావేశంలో వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ ప్రజలకు సంక్షేమ పాలన అందిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి గుంపుగా వస్తున్నాయని, వైసిపి నాయకులు, కార్యకర్తలు వారి కుయుక్తులను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ప్రతిపక్ష పార్టీలు ప్రజలను మభ్యపెట్టి ఎలాగైనా గెలవాలని అవాస్తవాలను ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. గతంలోనూ టిడిపి అధ్యక్షులు చంద్రబాబు అలవికాని హామీలు ఇచ్చి తీరా అధికారంలోకి వచ్చాక ప్రజలకు మొండి చేయి చూపారన్న విషయాన్ని ప్రజలకు వివరించాలని దిశా నిర్దేశం చేశారు. ఎమ్మెల్యేగా తమ్మినేని సీతారాం, ఎమ్‌పిగా పేరాడ తిలక్ పోటీ చేస్తున్నారని, అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. అనంతరం మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రజలకు చేసిన మేలును కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి అర్థమయ్యేటట్లు వివరించాలని సూచించారు. కార్యక్రమంలో వైసిపి జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్, నాయకులు పేరాడ తిలక్, కిల్లి కృపారాణి, కళింగ కార్పొరేషన్ చైర్మన్ దుంపల లక్ష్మణరావు, ఎం.వి.పద్మావతి, తమ్మినేని చిరంజీవి నాగ్, మెంటాడ స్వరూప్ తదితరులు పాల్గొన్నారు.

అసమ్మతి నాయకుల దారెటు


స్థానిక సంస్థల ఎన్నికల నుండి స్పీకర్ తమ్మినేని సీతారాం, సీనియర్ నాయకులు సువ్వారి గాంధీ మధ్య నెలకొన్న మనస్పర్థలు నేటికీ చల్లారడం లేదు. రాష్ట్ర, జిల్లా నేతలు ఎన్నిమార్లు సర్దిచెప్పినప్పటికీ నేటికి వారి మధ్య సయోధ్య కుదరకపోవడం గమనార్హం. తాజాగా విస్తృతస్థాయి సమావేశానికి వైసిపి రీజినల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి, డిప్యూటీ కోఆర్డినేటర్ మజ్జి శ్రీనివాసరావు, జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ హాజరైనా, వైసిపి వ్యతిరేక గ్రూపులుగా ఉన్న సువ్వారి గాంధీ, సీనియర్ నాయకులు కోట గోవిందరావు హాజరు కాకపోవడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. దీంతో ఎన్నికల నాటికి పరిస్థితులు ఎటువైపు మళ్లుతాయోనని వైసిపి శ్రేణుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ఎంతో ప్రాముఖ్యత

శ్రీకాకుళం అర్బన్ : ఎందరో విద్యావంతులను తయారు చేసిన శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల ప్రత్యేకత స్థానాన్ని దక్కించుకుందని సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షులు గొండు శంకర్ అన్నారు. అటువంటి కళాశాలలో తన వంతు సాయంగా కళాక్షేత్రం నిర్మించడం ఎంతో సంతోషాన్నిచ్చిందని తెలిపారు. ఆర్ట్స్ కళాశాలలో ఓపెన్ కళాక్షేత్రాన్ని ఆయన గురువారం ప్రారంభించారు. కార్యక్రమంలో నాయకులు అంబటి లక్ష్మీ రాజ్యం, పాండ్రంకి శంకర్, ఇప్పిలి తిరుమలరావు, రెడ్డి శంకర్, తదితరులు పాల్గొన్నారు.

మరోమారు ఆదరించండి

కళింగ కోమట్ల సమావేశంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు



సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి ధర్మాన ప్రసాదరావు

ప్రజాశక్తి-శ్రీకాకుళం అర్బన్

'మీరు నాపై చూపిస్తున్న ఆదరణ చూస్తుంటే నాకు ముచ్చటేస్తోంది. మీ ఆదరణ, ఆప్యాయతలను ఎన్నటికీ మరువలేన'ని కళింగ కోమటి సామాజిక తరగతిని ఉద్దేశిస్తూ రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. నగరంలోని టౌన్‌హాల్ వద్ద గురువారం కళింగ కోమట్ల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ తనకు మరోసారి అవకాశం ఇచ్చి గెలిపించాలని, ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటూ అండగా నిలుస్తానని హామీనిచ్చారు. కళింగ కోమట్లు ప్రశాంత వాతావరణంలో సజావుగా వ్యాపారాలు సాగించుకునేందుకు సహకరించానని వివరించారు. చట్టానికి వ్యతిరేకంగా, సౌమ్యులైన కళింగ కోమట్లపై పెత్తనం చేస్తానంటే మాత్రం ఉపేక్షించేది లేదన్నారు. కళింగ కోమట్ల చారిటబుల్ ట్రస్టుకు తిరుపతిలోని మంగళం గ్రామంలో 20 సెంట్లు కేటాయిస్తూ సిఎం జగన్‌మోహనరెడ్డి జిఒ విడుదల చేశారని వివరించారు. ఎన్ని పార్టీలు కూటములు కట్టినా గెలుపు వైసిపిదేనని ధీమా వ్యక్తం చేశారు. కళింగ వైశ్య, భేరి వైశ్య కార్పొరేషన్ చైర్మన్ అంధవరపు సూరిబాబు మాట్లాడుతూ తిరుపతిలో సత్రం కావాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా అనేక సామాజిక తరగతులకు చెందిన సంఘాలు, ట్రస్టులు 236 దరఖాస్తులు చేసుకున్నప్పటికీ కళింగ కోమట్లకు స్థలం కేటాయిస్తే మనకి గొప్ప గౌరవం దక్కుతుందని మంత్రి ధర్మాన ప్రసాదరావు.. సిఎం జగన్‌మోహనరెడ్డిని కోరారని వివరించారు. కార్యక్రమంలో కళింగ కోమటి సంఘం రాష్ట్ర అధ్యక్షులు పట్నాల శ్రీనివాస్, అంధవరపు సంతోష్, అంధవరపు ప్రసాద్, వైశ్యరాజు మోహన్, బరాటం సంతోష్, గుడ్ల మల్లేశ్వరరావు, ఊణ సంతోష్, ఊన్న నాగరాజు, పొందూరు రమణ, ఊణ సర్వేశ్వరరావు, వారణాసి కాంతారావు, కోరాడ వెంకట వరహాలు పాల్గొన్నారు.



పార్టీలో చేరిన వారితో ఎమ్మెల్యే అశోక్

టిడిపిలో చేరికలు

ప్రజాశక్తి- కవిటి

రాష్ట్రవ్యాప్తంగా రోజురోజుకీ టిడిపికి ఆదరణ పెరుగుతోందని ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ అన్నారు. మండలం సహలాలపుట్టుగలో 50 కుటుంబాలు గురువారం వైసిపి నుంచి టిడిపిలో చేరాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అశోక్ వారికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత పదేళ్లుగా నియోజకవర్గ వ్యాప్తంగా రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారానికే కృషి చేసినట్లు తెలిపారు. అంతకుముందు మండలం రాజపురం, చిన్న సహలాలపుట్టుగ గ్రామాల్లో రూ.5 లక్షల చొప్పున ఎంపి నిధులతో నిర్మించిన సామాజిక భవనాలను ఎమ్మెల్యే అశోక్ ప్రారంభించారు. కార్యక్రమంలో బెందాళం రమేష్, మణి చంద్రప్రకాష్, పుల్లట సంతోష్, సంతోష్ పట్నాయక్, బాసుదేవ్ రౌలో, బార్ల చిన్నబాబు, కడియాల వెంకటరావు పాల్గొన్నారు.



ఆర్‌డిఒకు వినతిపత్రం అందజేస్తున్న శిరీష

భూ ఆక్రమణలపై ఫిర్యాదు

ప్రజాశక్తి- పలాస

శివాజీ నగర్ శివారు ప్రాంతంలో పురుషోత్తపురం రెవెన్యూ పరిధిలో ఉన్న చెరువు గర్భం ఆక్రమించుకున్నారని, భూ ఆక్రమణలను అడ్డుకొని వారిపై చర్యలు తీసుకోవాలని టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష డిమాండ్ చేశారు. ఆర్‌డిఒ కార్యాలయంలో ఆర్‌డిఒ భరత్ నాయక్‌కు గురువారం టిడిపి నాయకులతో కలిసి ఆమె వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బహిరంగంగా భూ ఆక్రమణలు చేస్తూ ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నా రెవెన్యూ అధికారులు వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వ భూములు, చెరువు గర్భాన్ని ఆక్రమించి అధికార పార్టీ నాయకులు అమ్ముకుంటున్న రెవెన్యూ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరించడం దారుణమన్నారు. వినతిపత్రం అందించిన వారిలో రాష్ట్ర కార్యదర్శి వజ్జ బాబూరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి పి.విఠల్‌రావు, బడ్డ నాగరాజు, జోగ మల్లి, టిడిపి నాయకులు పాల్గొన్నారు.




మాట్లాడుతున్న జడ్జి సన్యాసినాయుడు

మహిళా హక్కుల పరిరక్షణకు కృషి

ప్రజాశక్తి- ఎచ్చెర్ల

బి.ఆర్.అంబేద్కర్ యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ యూనిట్-2 ఆధ్వర్యంలో మండలం ధర్మవరంలో గురువారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ కార్యదర్శి ఆర్.సన్యాసినాయుడు పాల్గొని మాట్లాడుతూ మహిళల హక్కుల పరిరక్షణకు, మానవ హక్కుల పరిరక్షణకు అందరూ కృషి చేయాలన్నారు. చట్టాలను గౌరవించి, వాటి అమలుకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. అనంతరం గ్రామంలో ఉచిత ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు. వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న రోగులను పొన్నాడ పిహెచ్‌సికి తరలించి వైద్యసేవలు అందించారు. మత్తు పదార్థాలు, పానీయాల వలన జరిగే నష్టాలను వివరిస్తూ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ పిఒ డి.తాతారావు, విద్యార్థులు పాల్గొన్నారు.



విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్న అనిత

విదేశీ విద్యపై విద్యార్థులకు అవగాహన

ప్రజాశక్తి- టెక్కలి రూరల్

ఆదిత్య ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ ఇంజినీరింగ్ కళాశాల కెరీర్ గైడెన్స్ సెల్ ఆధ్వర్యంలో విశాఖపట్నం యునిఎక్స్‌ల్ర్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్రాంచి మేనేజర్ అనితా కొమ్మరాజు గురువారం ఐతమ్ విద్యార్థులకు విదేశీ విద్యపై అవగాహన కల్పించారని కళాశాల డైరెక్టర్ ప్రొఫెసర్ వి.వి.నాగేశ్వరరావు తెలిపారు. అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ఉన్నత విద్యఅభ్యసించడం వల్ల కలిగే ప్రయోజనాలు, ఉద్యోగ అవకాశాలు, చదువుకోడానికి బ్యాంక్‌లు ఏవిధంగా రుణాలు అందిస్తారు వంటి అంశాలపై అవగాహన కల్పించారన్నారు. ప్రిన్సిపాల్ డాక్టర్ ఎ.ఎస్.శ్రీనివాసరావు, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ డి.యుగంధర్, కో-ఆర్డినేటర్ కె.రామ్మోహన్ ఆధ్వర్యంలో ఈ సదస్సు నిర్వహించినట్టు తెలిపారు.

సరైన పోషణతోనే వికాసం

ప్రజాశక్తి- బూర్జ

పోషకాహారం లోపం కలిగిన పిల్లలను గుర్తించి పోషన్ ట్రాకర్ అప్లికేషన్లు నమోదు చేయాలని ఐసిడిఎస్ పిఒ గీతారాణి సూచించారు. గురువారం మండలంలోని మామిడి వలసలో అంగన్వాడీ కార్యకర్తలు, ఎస్‌హెచ్‌జి సభ్యులతో పోషణ పక్వాడ పై సమావేశం నిర్వహించారు. సిబ్బంది 0.6 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లల ఎత్తు, బరువు నమోదు చేయాలన్నారు.

వజ్రపుకొత్తూరు: పోషణ పక్వాడ కార్యక్రమంలో భాగంగా కంబాలరాయుడుపేట అంగన్వాడీ కేంద్రాన్ని సూపర్‌వైజర్ ధనలక్ష్మి సందర్శించారు. ఈ సందర్భంగా గర్భిణులకు, బాలింతలకు పోషకాహారంపై అవగాహణ కల్పించారు. కార్యక్రమంలో కార్యకర్తలు దమయంతి, ధనలక్ష్మి, ఉపాధ్యాయులు చెంచునాయుడు పాల్గొన్నారు.

పలాస: మండలం గురుదాసుపురంలో పోషణ పక్వాడ వారోత్సవాలు నిర్వహించారు. పౌష్టికాహారంతో కలిగే ప్రయోజనాలపై బాలింతలకు, గర్భిణీలకు అవగాహన కల్పించారు. అంగన్వాడీ కేంద్రాల ముందు కాయగూరలు, ఆకుకూరల స్టాల్ నిర్వహించి వివరించారు. కార్యక్రమంలో ఐసిడిఎస్ పిఒ శార్వాణి, సూపర్‌వైజర్ సిహెచ్ దానమ్మ, కార్యకర్తలు ఎస్. సరస్వతి, జి.హేమలత, కె.మాలతి పాల్గొన్నారు.



బూర్జ : అవగాహన కల్పిస్తున్న ఐసిడిఎస్ పిఒ గీతారాణి



బృందావతి ఆలయం

రారండోయ్.. వేడుక చూద్దాం

'పెళ్లంటే.. నూరేళ్ల పంట' అంటారు పెద్దలు. నిండు నూరేళ్లు కలిసి జీవించేందుకు తొలిమెట్టు.. మూడు ముళ్లతో ఒక్కటయ్యే కళ్యాణ బంధం. ఈ క్రతువు కోసం ప్రతిఒక్కరూ ఎన్నో ఆశలతో ఎదురు చూడటం సహజం. ఒక్కమాటలో పెళ్లి అంటే, ఆ ఇంటిలోనో లేదా ఆ కుటుంబంలోనో పెళ్లి సందడి కనిపిస్తుంది. కానీ వజ్రపుకొత్తూరు మండలంలోని నువ్వలరేవు ప్రత్యేకత వేరు. ఇక్కడ రెండేళ్లకు ఒకసారి జరిగే సామూహిక పెళ్లి వేడుకలతో ఊరు ఊరంతా సందడి నెలకొంటుంది. ప్రతి ఏటా శ్రీరామనవమి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తుంటారు. ప్రతి రెండేళ్లకోసారి నిర్వహించే పెళ్లి తంతు అంతే సందడిని సంతరించుకుంటుంది. ప్రతి రెండేళ్లకు ఒకసారి ముహూర్తం నిర్ణయించి సామూహిక వివాహాలను సంప్రదాయ బద్ధంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది సుమారు 62 జంటలకు వేద మంత్రోచ్చారణ మధ్య ఒక్కటవుతున్నారు.

- నువ్వలరేవులో ఒక్కటి కానున్న 62 జంటలు
- 400 ఏళ్లుగా సామూహిక వివాహాలు
- వధూవరులు నువ్వలరేవు వారే
- 15, 16, 17 తేదీల్లో ముహూర్తాలు



నువ్వలరేవు గ్రామం

ప్రజాశక్తి-వజ్రపుకొత్తూరు

నువ్వలరేవు గ్రామం.. సముద్ర తీరంలో 400 ఏళ్ల కిందట ఏర్పాటైందని పెద్దలు చెబుతారు. ఇక్కడ అంతా ఒకే సామాజిక తరగతి. ఒరియా భాష మాట్లాడుతారు. వీరి మూలాలు ఒడిశాలో ఉన్నాయని చెబుతారు. గ్రామంలో సుమారు 15 వేల జనాభా ఉంటుంది. గ్రామ పెద్దలను బెహరాలుగా పిలుచుకుంటారు. ఊరంతా ఒకే మాట.. ఒకే బాటగా కట్టుబడి ఉండడం వీరి ప్రత్యేకత. సముద్రంలో చేపల వేట ప్రధాన వృత్తి. పురుషులు చేపల వేట చేస్తే, మహిళలు పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ వాటిని అమ్ముతూ జీవనం సాగిస్తుంటారు. మత్స్యకార 14 ఉపకులాల్లో వీరిది 'కేవటి'గా పిలుస్తారు. వీరికి 2009 వరకు కుల గుర్తింపు లేదు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చిన హామీ మేరకు బిసి-ఎ గుర్తింపు పొందారు. గ్రామస్తులు ప్రాచీన ఆచార, సంప్రదాయాలను పెద్దపీట వేస్తారు.

వివాహ తంతు ఇలా

ఈ ఏడాది మార్చి 15, 16, 17 తేదీల్లో పెళ్లిళ్లకు ముహూర్తం నిర్ణయించారు. శుక్రవారం పందిరి రాట వేయడం ద్వారా పెళ్లి తంతుకు శ్రీకారం చుడతారు. ఆరోజు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకొని ఆటలు ఆడుతారు. శనివారం రాత్రి 1.55 గంటలకు మాంగళ్యధారణ ఉంటుంది. 17న అప్పగింతలు అనంతరం వధువు పుట్టింటి నుంచి వీధి సారె లాంఛనాలతో వరుడు ఇంటికి చేరుకునే కార్యక్రమంతో పెళ్లి వేడుకలకు ముగింపు పలుకుతారు. పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె ఇరువురూ స్వగ్రామం వారే. బయటకు పిల్లను ఇవ్వరు, బయట నుంచి పిల్లలను తెచ్చుకోరు. నువ్వలరేవు పెళ్లిళ్ల తేదీలకు పరిసర గ్రామాల వారు ముహూర్తం తీయరు. ఎంతోమంది పందిరి సెట్టు, భాజాభజంత్రీలు, మైక్, డెకరేషన్, వంటలతో సహా 3 రోజులపాటు నువ్వలరేవులోనే ఉంటారు. ఊరంతా పెళ్లి భోజనాలు పెట్టాలంటే తలకు మించిన భారం. అందుకే సామూహిక వివాహాలతో అంతా ఆ భారం మోస్తారని పెద్దలు చెప్పే మాట. ఇక్కడి వివాహాల్లో ముందుగా వధువు మెడలో వరుడు తాళి కడతారు. అనంతరం వధువు మెడలో చిన్న బంగారు ఆభరణం కలిగిన దురుపాన్ని వధువు కట్టడం నువ్వలరేవు పెళ్లిళ్లలో ఆచార, సంప్రదాయాల్లో ప్రత్యేకతగా నిలుస్తుంది.

గ్రామ ఐక్యత గర్వకారణం



అందరి అభిప్రాయం తీసుకొనే ముందుకు వెళతాం. మా పరిసర గ్రామాల ప్రజలు మా గ్రామ ఐక్యత కోసం చెప్పుకోవడం గర్వంగా ఉంటుంది. ఇటువంటి కట్టుబాట్లు, ఆచార వ్యవహారాలు ఉన్న గ్రామంలో జన్మించడం అదృష్టంగా భావిస్తాం. గ్రామ పెద్దలను వయసుకుతీతంగా గౌరవిస్తాం.

- బెహరా రామకృష్ణ, ఎంపిటిసి

పెద్దల పట్ల యువతకు గౌరవం



పెద్దల కట్టుబాట్లు, ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలను యువత గౌరవిస్తుంది. గ్రామంలో ఏ సమస్య వచ్చినా బెహరాలు పరిష్కరిస్తారని యువత బలంగా నమ్ముతుంది. వ్యక్తిగత నిర్ణయాలకు తావు లేదు. తప్పు కాని, ఒప్పు కాని పెద్దల నిర్ణయమే ఫైనల్.

- మువ్వల దేవా, ఉప సర్పంచ్

సంప్రదాయాలకు కట్టుబడి ఉన్నాం



పూర్వ కాలం నుంచి వస్తున్న ఆచారాలు, సంప్రదాయాలకు కట్టుబడి ఉన్నాం. నువ్వలరేవు ఐక్యతకు మారుపేరు. గ్రామంలో ఏ కార్యం చేపట్టినా ఐక్యంగా చేస్తాం. ప్రతి ఏడాది జరిగే శ్రీరామనవమి ఉత్సవాలు అందుకు నిదర్శనం. గ్రామ బెహరా మాట అందరికీ శిరోధార్యం. అంతా ఒక్కటిగా ముందడుగు వేస్తాం.

- మువ్వల ఎజ్రా, సర్పంచ్

ఖర్చులు కలిసివస్తాయి



నువ్వలరేవు సామూహిక వివాహాలకు సుదీర్ఘ చరిత్ర ఉంది. గ్రామ ఆవిర్భావం నుంచి ఈ ఆచారం కొనసాగుతుంది. పెళ్లి వేడుక అంటూ దుబారాకు తావులేదు. ఊరంతా పెళ్లి భోజనాలకు ఒక్కరు భరించలేరు. అందుకే సామూహికానికి మొగ్గు. దీంతో ఖర్చులు కలిసి వచ్చి ఆర్థిక ఇబ్బందులు అధిగమిస్తాం.

- బైనపల్లి నీలాంబర్, మత్స్యకార సొసైటీ అధ్యక్షులు

నువ్వలరేవును సందర్శించిన సిఐ

నువ్వలరేవు గ్రామాన్ని గురువారం కాశీబుగ్గ రూరల్ సిఐ పి.ఈశ్వరరావు సందర్శించారు. నువ్వలరేవులో 62 జంటలకు సామూహిక వివాహాలు జరగనున్న నేపథ్యంలో గ్రామాన్ని సందర్శించి గ్రామపెద్దలతో మాట్లాడారు. సామూహిక వివాహ సమయంలో అందరూ సమన్వయంతో ముందుకు సాగాలని కోరారు. అవసరమైన భద్రతను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో తహశీల్దార్ మామిడి సురేష్, ఎస్ఐ సిహెచ్.రామారావు, ఎఎస్ఐ జిన్నారావు, అంగన్వాడీ సూపర్‌వైజర్ ధనలక్ష్మి, సర్పంచ్ మువ్వల ఎజ్రా, ఉప సర్పంచ్ మువ్వల దేవా, సొసైటీ అధ్యక్షులు బైనపల్లి నీలాంబరి, తదితరులు పాల్గొన్నారు.



గ్రామస్తులతో మాట్లాడుతున్న సిఐ ఈశ్వరరావు

ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చాం

మంత్రి సీదిరి అప్పలరాజు

ప్రజాశక్తి- పలాస

పేద విద్యార్థులు చదువుకునే ప్రభుత్వ బడులను, కార్పొరేట్‌కు దీటుగా అన్ని సౌకర్యాలు కల్పిస్తూ నాడు - నేడు ద్వారా బడుల రూపురేఖలు మార్చామని మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు అన్నారు. గురువారం కాశీబుగ్గ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నాడు-నేడు ఫేజ్ -2 కార్యక్రమంలో భాగంగా రూ.2 కోట్ల 40 లక్షలతో నూతనంగా నిర్మించిన అదనపు తరగతి గదులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు భవిష్యత్‌లో అంతర్జాతీయ స్థాయిలో పోటీకి తట్టుకునే విధంగా ఉండేలా పాఠ్యాంశ ప్రణాళిక తీర్చిదిద్దామని చెప్పారు. డిజిటల్ విద్యాబోధన, విద్యార్థులకు అనుకూలమైన తరగతులు వంటి సౌకర్యాలతో ప్రభుత్వ బడులు పటిష్టంగా ఉన్నాయన్నారు. మున్సిపల్ చైర్మన్ బల్ల గిరిబాబు, 14వ వార్డు కౌన్సిలర్ శ్రీనివాస్, పాఠశాల హెచ్‌ఎం చిన్నం నాయుడు పాల్గొన్నారు.



పలాస : భవనాలను ప్రారంభిస్తున్న మంత్రి అప్పలరాజు

వజ్రపుకొత్తూరు,: మండలంలోని మర్రిపాడు సామాజిక భవనం, గరుడభద్రలో రైతు భరోసా కేంద్రం, చీపురుపల్లి పంచాయతీలో సచివాలయం, రైతు భరోసా కేంద్రాన్ని మంత్రి అప్పలరాజు ప్రారంభించారు. అలాగే ఒంకులూరు వద్ద రాకాసిగడ్డపై వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేసారు. కార్యక్రమంలో ఎంపిపి ప్రతినిధి ఉప్పరపల్లి ఉదయ్ కుమార్, వైసిపి జిల్లా ఉపాధ్యక్షుడు పాలిన శ్రీనివాస్, సర్పంచ్‌లు గూడ ఈశ్వరి, పిట్ట గీతారాణి, దాసరి కుసుమ, కర్ని శ్రీను పాల్గొన్నారు.

మహిళలకు 'చేయూత'

ప్రజాశక్తి- కవిటి

ఈ ఐదేళ్ళ పాలనలో సిఎం జగన్మోహన్ రెడ్డి మహిళలకు అన్ని విధాలుగా చేయూతనిచ్చి, ఆర్థిక స్వావలంబన కల్పించే దిశగా పలు సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేసినట్టు జెడ్‌పి చైర్‌పర్సన్ పిరియా విజయ, ఎంపిపి కడియాల పద్మ తెలిపారు. స్థానిక వెలుగు కార్యాలయ ఆవరణలో గురువారం జరిగిన చేయూత చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి అంశాన్ని పూర్తిస్థాయిలో అమలు చేసిన ఏకైక సిఎం జగన్ మోహన్ రెడ్డి అని కొనియాడారు. మండలంలో చేయూత నాలుగో విడతలో భాగంగా 6,837 మంది మహిళలకు రూ.12,81,94 కోట్లు ఖాతాల్లో జమ చేసినట్టు తెలిపారు. అనంతరం మహిళలకు చేయూత నమూనా చెక్కులు అందించి సిఎం చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు కడియాల ప్రకాష్, సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు పూడి లక్ష్మణరావు, వైస్ ఎంపిపిలు పూడి నేతాజీ, కర్రి గోపయ్య, పిఎసిఎస్ అధ్యక్షుడు దేవరాజ్ సాహూ, ఎఎబి చైర్మన్ కృష్ణారెడ్డి పాల్గొన్నారు.



కవిటి : చెక్కు అందజేస్తున్న జెడ్‌పి చైర్‌పర్సన్

ఇచ్ఛాపురం: పురుషోత్తపురం శివాలయ ఆలయ ప్రాంగణంలో మున్సిపల్ చైర్‌పర్సన్ పిలకా రాజలక్ష్మి అధ్యక్షతన చేయూత 4వ విడత కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ పిరియా విజయ పాల్గొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రమేష్, రెడ్డిక కార్పొరేషన్ చైర్మన్ లోకేశ్వరావు, టౌన్ ప్రెసిడెంట్ ప్రకాష్ పట్నాయక్, జెసిఎస్ కన్వీనర్ సాలీనా ఢిల్లీ, కౌన్సిలర్ ప్రేమ్ కుమార్, బచ్చు జగన్ పాల్గొన్నారు.

కిడ్నీ ఆరోగ్యంపై అశ్రద్ధ వద్దు

'మెడికవర్'లో ప్రపంచ కిడ్నీ దినోత్సవం

ప్రజాశక్తి-శ్రీకాకుళం అర్బన్

కిడ్నీ వ్యాధుల పట్ల ప్రజల్లో చైతన్య పరచడానికి కిడ్నీల రక్షణే అందరి ప్రథమ ధ్యేయం నినాదంతో మెడికవర్ ఆస్పత్రిలో గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. కిడ్నీ రోగులు, కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించారు. ఈ సదస్సులో సీనియర్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ ఆర్.రంగనాథరావు మాట్లాడుతూ మారిన జీవన శైలి, సరైన పోషకాలు లేని ఆహారం తీసుకోవడం, సమయానికి తినకపోవడం, నీరు ఎక్కువగా తాగకపోవడం, వ్యాయామం చేయక పోవడం కిడ్నీ సమస్యలకు కారణమన్నారు. నేటి ఆధునిక జీవితాల్లో మహిళలైతే పని ధ్యాసలో పడి ఆరోగ్యం సంగతే మర్చిపోతున్నారన్నారు. ప్రతి ఏటా తప్పనిసరిగా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలన్నారు. నెఫ్రాలజిస్ట్ డాక్టర్ కొర్ల విద్యాసాగర్ మాట్లాడుతూ కిడ్నీ వ్యాధుల పట్ల సరైన అవగాహన లేకపోవడం వల్ల తొలి దశలో వ్యాధిని గుర్తించడానికి వీలుకాని పరిస్థితి ఏర్పడిందన్నారు. కిడ్నీ వ్యాధులను నిర్లక్ష్యం చేస్తే ఫెయిల్యూర్‌గా మారే ప్రమాదముందన్నారు. కిడ్నీ మార్పిడి ద్వారా నూతన జీవితాన్ని ఇచ్చే అవకాశం ఉందన్నారు. యూరాలజిస్ట్ డాక్టర్ డి.హరిప్రసాద్ మాట్లాడుతూ కిడ్నీసేవలకు ప్రత్యేక విభాగం, ప్రత్యేక స్క్రీనింగ్, అనుభవజ్ఞులైన వైద్యులు, అత్యుత్తమ సాంకేతికత మెడికవర్ ఆస్పత్రిలో అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మెడికవర్ హాస్పిటల్స్ సెంటర్ హెడ్ డాక్టర్ సిహెచ్.సాగరిక, ఇతర వైద్యులు పాల్గొన్నారు.

పలాస: ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధితో ఎంతో మంది మృత్యువాత పడుతున్నారని,దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ చొరవతో కిడ్నీ వ్యాధిపై విస్తృత పరిశోధన ప్రారంభించామని కిడ్నీ పరిశోధన కేంద్రం, 200 పడకల ఆస్పత్రి సూపరింటెండెంట్ అల్లు పద్మజ అన్నారు. ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా ఆస్పత్రిలో కిడ్ని రోగులకు కౌన్సిలింగ్ కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆస్పత్రిలో అన్ని సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి వచ్చాయని, వైద్యాధికారులు, సిబ్బంది, వార్డులు, ఆపరేషన్ థియేటర్లు, సిటి స్కాన్‌తో పాటు మందులు, పరికరాలు అందుబాటులోకి వచ్చాయన్నారు. వీటిని రోగులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కిడ్ని రోగులకు సేవలందించడానికి తాము ముందుంటామన్నారు. ఆస్పత్రి డీన్ డాక్టర్ కూన మోహన్ బాబు మాట్లాడుతూ ఎంతో ప్రతిష్టాత్మకంగా రోగులకు సేవలు అందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ద జార్జ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ హెల్త్ సమన్వయకర్త డాక్టర్ విజయ బాలాజి పవర్పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. కార్యక్రమంలో వైద్యాధికారులు రాకేష్, సందీప్, కిషోర్, భాగ్యరాజ్, కూర్మారావు, శ్రీనివాస్, వెంకటసాయి భార్గవ్, సుదర్శన్, ఆస్పత్రి సిబ్బంది. పాల్గొన్నారు.



శ్రీకాకుళం అర్బన్ : మాట్లాడుతున్న రంగనాథరావు

ఎస్ఇబి ఎఎస్‌పిగా గంగాధర్

ప్రజాశక్తి- శ్రీకాకుళం

స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో అదనపు ఎస్‌పిగా డి.గంగధర్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్‌పి జి.ఆర్.రాధికను మర్యాద పూర్వకంగా కలిసి, పుష్పగుచ్ఛం అందించారు. ఈయన విశాఖపట్నం అదనపు డిసిపి (క్రైమ్) గా విధులు నిర్వహించి ఇక్కడకు బదిలీ అయ్యారు. ఇప్పటివరకు (అడ్మిన్) ఎఎస్‌పి డా. ప్రేమ కాజోల్ ఎస్ఇబి అదనపు ఎస్‌పిగా ఇన్‌ఛార్జి బాధ్యతలు చూశారు.



వంతెన వద్ద గ్రామస్తులు

వంతెన నిర్మాణంపై గ్రామస్తుల హర్షం

సంతబొమ్మాళి: మండలం జగన్నాథపురంలో రూ.30 లక్షలతో నిర్మిస్తున్న వంతెన పనులు గురు వారం పూర్తికావడంతో సర్పంచ్ జోగి రాములమ్మ, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. గతేడాది ఆగస్ట్ 26న కురిసిన భారీ వర్షాలకు జగన్నాథపురం వంతెన కూలిపోవడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. స్థానిక సర్పంచ్ రాములమ్మ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, టెక్కలి వైసిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి దువ్వాడ వాణికి తెలియజేశారు. వారు వెంటనే స్పందించి అప్పటి కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ దృష్టికి తీసుకువెళ్లగా ఆయన స్పందించి రూ.30 లక్షలు నిధులు మంజూరు చేశారు. సర్పంచ్ మాట్లాడుతూ సిఎం జగన్మోహన్ రెడ్డితోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమన్నారు. కార్యక్రమంలో మత్స్యకార సహకార సంఘం అధ్యక్షుడు పుక్కల్ల లక్ష్మణరావు, నాయకులు లండ రామారావు, గ్రామస్తులు పాల్గొన్నారు.

వైద్యసేవలను వినియోగించుకోవాలి

పొందూరు: గ్రామాల్లో 104 ద్వారా అందజేస్తున్న వైద్యసేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కింతలి పిహెచ్‌సి వైద్యాధికారులు డా.శివశంకర్, డా.సుదీర్‌లు పేర్కొన్నారు. మండలం రాపాకలో గురువారం ఫ్యామిలీ ఫిజీషియన్ కాన్సెప్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన 60 మందికి షుగర్, బిపి, పలురకాల వైద్య పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో డిఇఒ గోవింద్, ఎంఎల్‌హెచ్‌పిలు జ్యోత్స్న, లావణ్య, హెల్త్ అసిస్టెంట్ రమణ, ఎఎన్ఎం వనజాక్షి, ఆశా కార్యకర్తలు పుణ్యవతి పాల్గొన్నారు.

ఉపాధి పనులు ప్రారంభం

ప్రజాశక్తి- సోంపేట

మండలం జింకిభద్ర పంచాయతీ పరిధిలో గురువారం ఎంపిపి నిమ్మన దాసు గ్రామ సమీపంలో నీలకంఠ సాగర్ వద్ద ఉపాధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి పనులను వేతనదారులంతా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్లు, వేతనదారులు పాల్గొన్నారు.

సేంద్రీయ వ్యవసాయంపై దృష్టిసారించాలి

ప్రజాశక్తి- టెక్కలి

మారుతున్న కాలానికి అనుగుణంగా వ్యవసాయంలో వస్తున్న మార్పుల్లో భాగంగా సేంద్రీయ వ్యవసాయంపై దృష్టి సారించాలని వ్యవసాయశాఖ అధికారి ఆర్.విక్టర్, బి.శిరీష అన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల రెండవ జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో రావివలసలో నిర్వహిస్తున్న సేవా శిబిరంలో గురువారం పాల్గొని విద్యార్థులు, గ్రామస్తులతో మాట్లాడారు. అనంతరం గ్రామంలో ఓటుహక్కు విలువపై ర్యాలీ నిర్వహించారు. పిఒ వి.లూక్‌పాల్ ఆధ్వర్యంలో నిర్వహించిన శిబిరంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ తెంబురు గోవిందమ్మ, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ బేపల సతీష్‌కుమార్, వ్యవసాయశాఖాధికారులు జె.అశోక్, ఆదినారాయణ, బాలకృష్ణ పాల్గొన్నారు.



వాటర్ ట్యాంకును ప్రారంభిస్తున్న తులసీ వరప్రసాదరావు

తాగునీటి ట్యాంకు మంజూరు

ప్రజాశక్తి- కొత్తూరు

వేసవిలో నీటి ఎద్దడి తీర్చేందుకు మండలం కుంటిభద్రలో అగతముడి పావని రంజిత్ కుమార్, అగతముడి సుశీల నాగేశ్వరావు విన్నపం మేరకు మండల నిధులు నుంచి వాటర్ ట్యాంక్‌కు నిధులు మంజూరు చేశారు. శనివారం వైస్ ఎంపిపి లోతుగెడ్డ తులసీ వరప్రసాద్ రావు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపిటిసి, సర్పంచ్ మాట్లాడుతూ గ్రామానికి బోరు మంజూరు చేసిన ఎంపిపి సావిత్రి, వైస్ ఎంపిపికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎంపిపి ప్రతినిధి సవర రమేష్, లోతుగెడ్డ తాతబాబు, లోతుగెడ్డ ఇందిరరామ్, చల్ల ధర్మారావు, పడాల వెంకట కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

సైబర్ నేరాలపై అప్రమత్తం

ప్రజాశక్తి- శ్రీకాకుళం

సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, జిల్లా ఎస్‌పి జి.అర్ రాధిక ప్రకటనలో తెలిపారు. ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేస్తుంటారని, ఫేస్‌బుక్, ఇంస్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమంగా యూజర్లను టార్గెట్ చేసుకుని స్టాక్‌మార్కెట్‌లో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మిస్తారని, స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులకు ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియని గుర్తుతెలియని వాట్సాప్ గ్రూపుల్లో వచ్చే లింకులను క్లిక్ చేయరాదన్నారు. సైబర్ నేరగాళ్లు సులభమైన వ్యూహాలు పన్ని, పెట్టుబడులు చేసిన వాళ్లకు అధిక లాభాలు వచ్చేటట్లుగా తప్పుడు ఫోటోలను తయారు చేసి, వాటిని ఎరగా వేస్తారని వాటి నుండి జాగ్రత్తగా ఉండాలన్నారు. సైబర్ మోసానికి గురయినట్టయితే సైబర్ లైన్ హెల్ప్ లైన్ నెంబర్ 1930కు కాల్ చేయాలని, cybercrime.gov.inలో ఫిర్యాదు చేయాలన్నారు.

ఎచ్చెర్ల: ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 15న బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీలో సైబర్ నేరాల నియంత్రణ అనే అంశంపై ఆశ్రా ఆధ్వర్యంలో సదస్సు నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ అధ్యక్షుడు డాక్టర్ గంజి ఎజ్రా, గేదెల ఇందిరా ప్రసాద్, లఖినాన రవికుమార్, కట్టా పార్ధ సారధి ప్రకటలో తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ కె.ఎల్ రజని తన ఛాంబర్‌లో ఆవిష్కరించారు.


పలాస: కాశీబుగ్గ డిఎస్‌పి కార్యాలయంలో ఆశ్రా ఆధ్వర్యంలో డాక్టర్ బి ఆర్. అంబేద్కర్ యూనివర్సిటీలో నిర్వహించనున్న సైబర్ నేరాల అవగాహన సదస్సు పోస్టర్‌ను డిఎస్‌పి నాగేశ్వర్ రెడ్డి ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆశ్రా జిల్లా జాయింట్ సెక్రటరీ జిఎంఎస్ అనిల్ రాజు ఉన్నారు.

లోక్ అదాలత్‌ను విజయవంతం చేయాలి

ప్రజాశక్తి- పొందూరు

ఈనెల 16న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేయాలని మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జూనియర్ సివిల్‌జడ్జి బి.జ్యోత్స్న అన్నారు. గురువారం కోర్టులో న్యాయవాదులు, పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించి మాట్లాడుతూ రాజీకి అవకాశం ఉన్న కేసులను లోక్ అధాలత్‌లో పరిష్కారమయ్యేలా చూడాలని సూచించారు. కార్యక్రమంలో ఎపిపి సాయి శాంతిశ్రీ, ఎస్ఐలు మధుసూదనరావు, రామకృష్ణ, ఎఎస్ఐలు శ్రీనివాసరావు, రామకృష్ణ, న్యాయవాదులు అశోక్, రాము, రామ్మోహన్ పాల్గొన్నారు.

టెక్కలి: జాతీయ లోక్ అధాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఇన్‌ఛార్జి జూనియర్ సివిల్ జడ్జి బి.ఎం.ఆర్.ప్రసన్నలత కోరారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు దివ్వల వివేకానంద, ఎపిపి డి.హరిప్రియ పాల్గొన్నారు.



పొందూరు : మాట్లాడుతున్న జడ్జి జ్యోత్స్న



సిసి రోడ్డుకు శంకుస్థాపన చేస్తున్న చైర్మన్ గిరిబాబు

మున్సిపాలిటీని సుందరంగా తీర్చిదిద్దుతాం

ప్రజాశక్తి- పలాస

మున్సిపాలిటీలో మౌలిక సదుపాయాలు కల్పించి సుందరంగా తీర్చిదిద్దాతామని మున్సిపల్ చైర్మన్ బల్ల గిరిబాబు అన్నారు. మున్సిపాలిటీ పరిధి నర్సిపురంలో గురువారం సిసి రోడ్లు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టిడిపి నాయకుల మాటలను నమ్మొద్దని, మున్సిపాలిటీలో రోడ్లు కాలువలు నిర్మాణం చేపట్టాల్సింది మున్సిపాలిటీ అయితే టిడిపి నాయకులు ఎలా రోడ్లు నిర్మాణం చేస్తారని ప్రశ్నించారు. కార్యక్రమంలో కమిషనర్ టి.నాగేంద్ర కుమార్, డబ్బీరు భవాని శంకర్, కౌన్సిలర్ పిచ్చుక అజయ్, సవర సోమేశ్వరరావు, వైసిపి నాయకులు, వార్డు ప్రజలు పాల్గొన్నారు.

కుళాయి పనులకు భూమిపూజ

ప్రజాశక్తి- ఇచ్ఛాపురం

మండలం బాలకృష్ణాపురంలో జల జీవన్ మిషన్ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి నీటి కుళాయిలకు గురువారం సర్పంచ్ బదకల కుమారి భూమిపూజ చేసారు. ఈ సందర్భంగా కాంట్రాక్టర్ అభిమన్యు మహంతి మాట్లాడుతూ రూ.24.50 లక్షలతో గ్రామీణ నీటి సరఫరా శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ ప్రతినిధి బోరుభద్ర లోహిదాస్, వార్డ్ మెంబర్ కోట రామారావు, కోట రామోజీ, గ్రామస్తులు పాల్గొన్నారు.

ఎన్నికల అధికారులకు శిక్షణ

ప్రజాశక్తి- ఇచ్ఛాపురం

స్థానిక మున్సిపల్ బాలికోన్నత పాఠశాలలో ఎన్నికల విధులకు కేటాయించిన సెక్టార్ అధికారులు, రూట్ అధికారులకు ఇవిఎంల వాడకంపై ఎన్నికల రిటర్నింగ్ అధికారి సుదర్శన్ దొర అవగాహన కల్పించారు. ఎన్నికల విధుల్లో అప్రమత్తంగా ఉండాలని, నిర్లక్షం పనికి రాదన్నారు. మొత్తం 33 మంది సెక్టార్ అధికారులు, 33 మంది రూట్ అధికారులకు శిక్షణా తరగతులు నిర్వహించారు. కార్యక్రమంలో డిటి శ్రీహరి, రెవెన్యు సిబ్బంది పాల్గొన్నారు.

ఆలయ నిర్మాణానికి టిటిడి నిధులు

ప్రజాశక్తి- కవిటి

కవిటి బీచ్ రహదారిలో నూతనంగా నిర్మిస్తున్న వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి టిటిడి శ్రీవాణి ట్రస్ట్ పథకం ద్వారా కమిషనర్ సత్యనారాయణ రూ.10 లక్షల నిధులు మంజూరు చేసినట్టు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ మేరకు దేవాదాయ శాఖ ఇంజనీరింగ్ విభాగం సభ్యులు ప్రసాద్ బాబు, యశ్వంత్, జితేంద్ర గురువారం ఆలయ నిర్మాణ పనులు పరిశీలించి కొలతలు తీసుకున్నారు. త్వరలోనే ఆలయ కమిటీ ఖాతాకు నిధులు జమ చేయనున్నట్టు వారు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాండవ చంద్రశేఖర్, మొగిలిపురి సీతాలు, బిపి రెడ్డి పాల్గొన్నారు.



ఆలయం వద్ద దేవాదాయ శాఖ సిబ్బంది

సూపర్ సిక్స్ పథకాలపై ప్రచారం



బూర్జ : సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తున్న రవికుమార్

ప్రజాశక్తి- బూర్జ

టిడిపి అధినేత చంద్రబాబుతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని టిడిపి జిల్లా అధ్యక్షులు కూన రవి కుమార్ అన్నారు. గురువారం మండలం గుత్తావల్లిలో సూపర్ సిక్స్ పథకాలపై ఇంటింటికి వెళ్లి ప్రజలకు వివరించారు. ప్రజల భవిష్యత్‌కు చంద్రబాబు అధికారంలోకి రావాల్సి ఉందన్నారు. నేటి ప్రభుత్వ హయాంలో రాష్ట్రం అధోగతి పాలైందన్నారు. అనంతరం ఇంటింటికి వెళ్లి పోస్టర్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో టిడిపి, జనసేన నాయకులు పేడాడ రామ్మోహన్, మాజీ జెడ్‌పిటిసి ఆనెపు రామకృష్ణ నాయుడు, హనుమంతు మీనాక్షి, ఎంపిటిసి శ్రావణి, నాయకులు పైడి సత్యప్రసాద్ పాల్గొన్నారు.

సోంపేట: తీరప్రాంత గ్రామాలైన గొల్లగండి, చేపల గొల్లగండి, రామయ్యపట్నం తదితర గ్రామాల్లో గురువారం ఎమ్మెల్యే బెందాళం అశోక్ సూపర్ సిక్స్ పథకాలపై ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి చంద్రబాబునాయుడు ప్రకటించిన పథకాలపై వివరించారు. కార్యక్రమంలోటిడిపి, జనసేన కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

పలాస: మండలంలోని గరుడఖండి, గోపాలపురం గ్రామాల్లో టిడిపి పతాకాన్ని ప్రధాన కార్యదర్శి గౌతు శిరీషా ఆవిష్కరించారు. గ్రామ పురవీధుల్లో పర్యటించి సూపర్ సిక్స్ పథకాలపై ప్రజలకు అవగాహన కలిగించారు. కార్యక్రమంలో వజ్జ బాబూరావు, పి.విఠలరావు, టంకాల రవిశంకర్ గుప్తా, బి.నాగరాజు, సప్ప నవీ, మండల అధ్యక్ష, కార్యదర్శులు కుత్తుం లక్ష్మణ కుమార్, దువ్వాడ సంతోష్ కుమార్, వడ్డి యాదగిరి పాల్గొన్నారు.

శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు

పొందూరు: రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో ప్రశాంత ఎన్నికలకు ప్రజలు సహకరించాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ రవికుమార్ హెచ్చిరించారు. గురువారం మండలం దల్లిపేట, పుల్లాజీపేట, కృష్ణాపురం, బాణాంలో పోలీసు కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో ఎన్నికల సందర్భంగా యువకులు వివాదాల జోలికి పోయి తమ బంగారు భవిష్యత్‌ను నాశనం చేసుకోవద్దని సూచించారు. అనంతరం రాపాక కూడలిలో వాహన తనికీలను చేపట్టారు. ఎఎస్ఐ సువ్వారి రామచంద్రరావు, సిబ్బంది పాల్గొన్నారు.

ఎన్నికల పర్యవేక్షణకు టిడిపి కమిటీ ఏర్పాటు

శ్రీకాకుళంఅర్బన్ : స్థానిక టిడిపి కార్యాలయంలో ఎన్నికల పర్యవేక్షణకు టిడిపి ఎన్నికల కమిటీ సమావేశం గురువారం జరిగింది. ఏడు నియోజక వర్గాల పరిధిలో పార్టీ పర్యవేక్షణ బాధ్యతలపై సమావేశంలో చర్చించారు. పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు పిఎంజె బాబు పర్యవేక్షణలో ఈ కమిటీ పనిచేయాల్సి ఉంటుంది. ప్రధానంగా అఫిడవిట్లు , న్యాయ పరమైన అవరోధాలు, నామినేషన్ల ప్రక్రియ వంటి కీలక అంశాలను పరిశీలిస్తారని బాబు తెలిపారు. సమావేశంలో కమిటీ సభ్యులు కొమనాపల్లి రామరాజు. బోణిగి భాస్కరరావు, తూచిక జోగారావు, సింతు సుధాకర్, చిట్టి మోహన్, ప్రధాన విజయరాం, తదితరులు పాల్గొన్నారు.

నిధులు తరలించడం తగదు

పొందూరు: నాడు నేడు పథకం కింద ప్రస్తుతం పనులు జరుగుతున్న పాఠశాలల నిధులను మూతపడిన, పాడుబడిన పాఠశాలలకు, అంగన్వాడీ భవనాలకు మళ్లించి మరమ్మతులు చేపట్టాలని సర్క్యులర్ జారీ చేయడం తగదని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు పూజారి హరిప్రసన్న, ప్రధాన కార్యదర్శి పేడాడ కృష్ణారావు ప్రకటనలో తెలిపారు. నూతన విద్యా విధానం పేరుతో సజావుగా నడుస్తున్న పాఠశాలలను మూతపడేటట్లు చేసి ప్రస్తుతం అందులో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి ఇప్పుడు మరుగుదొడ్లు, విద్యుత్ సరఫరా తదితర మరమ్మతులకు నాడు-నేడు పనులు జరుగుతున్న పాఠశాలల నిధులను మళ్లించాలని మండల విద్యాశాఖాధికారులకు, పాఠశాలల హెచ్‌ఎంలకు ఆదేశాలు జారీ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ విధంగా చేయడానికి బదులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్నారు.

ఎపిపిఎస్‌సి స్కామ్‌లో వైసిపి పెద్దలు



ప్లకార్డులు ప్రదర్శిస్తున్న టిడిపి నాయకులు

అక్రమాలపై విచారణకు టిడిపి డిమాండ్
నగరంలో ప్లకార్డులతో నిరసన

ప్రజాశక్తి-శ్రీకాకుళం అర్బన్

నిరుద్యోగ యువతకు గడచిన ఐదేళ్లలో ఉద్యోగాలు ఇవ్వక పోగా ఎపిపిఎస్‌సిని అవినీతిమయం చేసి వైసిపి నాయకులు రూ.150 కోట్లు కాజేశారని, తక్షణమే విచారణ చేపట్టి బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి డిమాండ్ చేశారు. నగరంలోని ఏడు రోడ్ల కూడలి వద్ద గురువారం ఆమె ఆధ్వర్యాన ప్లకార్డులతో నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షల్లో వైసిపి నాయకులు పెద్దఎత్తున అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. పరీక్షలు రాసిన తర్వాత మూడు సార్లు జాబితాలు మార్చి రూ.కోట్లకు అమ్ముకున్నారన్నారు. ఈ వ్యవహారంలో బాధ్యులైన ఎపిపిఎస్‌సి చైర్మన్, సభ్యులతోపాటు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నగర అధ్యక్షులు మాదారపు వెంకటేష్, పిఎంజె బాబు, ముద్దాడ కృష్ణమూర్తి నాయుడు, కెల్ల కొండబాబు, చిట్టి నాగభూషణం, కవ్వాడి సుశీల, కొమర కమల, సీప రమ, శివ, విబూది సూరిబాబు, గుప్త, తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులకు స్కాలర్‌షిప్ విడుదల



విద్యార్థినులకు స్కాలర్‌షిప్ పత్రాలు అందజేస్తున్న కళాశాల డైరెక్టర్ తదితరులు

ప్రజాశక్తి- పోలాకి

స్థానిక పద్మావతి డిగ్రీ కళాశాల విద్యార్థినులకు విప్రో కేర్ సంస్థ సంతూర్ స్కాలర్ షిప్ నిధులు విడుదలయ్యాయని కళాశాల డైరెక్టర్ సిహెచ్ దుర్గా ప్రసాద్ తెలిపారు. చదవుకోవాలనే కోరిక, ఆసక్తి ఉండి కూడా కుటుంబ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ప్రతిభావంతులైన విద్యార్థులు చదువులు కొనసాగించలేకపోతున్న వారికి సంతూర్ చేయూత అందించిందని అయన తెలిపారు. ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి 34 మంది విద్యార్థినులకు రూ.24 వేలు చొప్పున విప్రో సంస్థ నిధులు విడుదల చేసినట్టు తెలిపారు. ఈ మొత్తాన్ని విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లో జమ అయినట్టు తెలియజేసారు. ఇంటర్మీడియట్ వరకు ప్రభుత్వ కళాశాలల్లో చదివి ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థినులు ఈ స్కాలర్ షిప్‌కు అర్హులని తెలిపారు.



టెక్కలి : జెండాను ఆవిష్కరిస్తున్న కిరణ్

జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ఇచ్ఛాపురం: జనసేన 11వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గురువారం జనసేన కార్యాలయంలో నియోజకవర్గ ఇన్‌ఛార్జి దాసరి రాజు జెండా ఆవిష్కరించి మాట్లాడుతూ గత పదేళ్లుగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఎటువంటి పదవులు ఆశించకుండా జన సైనికులు, వీర మహిళలు పార్టీ కోసం పని చేస్తూ పార్టీని ముందుకు తీసుకు వెళ్లడానికి కృషి చేశారని తెలిపారు.

టెక్కలి: జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. నియోజకవర్గ ఇన్‌ఛార్జి కణితి కిరణ్ పార్టీ జెండాని ఆవిష్కరించారు. కార్యక్రమంలో మూగి శకుంతల, గవరయ్య, కుమారస్వామి, వెంకటరమణ, నరేంద్ర, ప్రదీప్ పాల్గొన్నారు.

మానవాళి విముక్తికి మార్క్సిజమే మార్గం

ప్రజాశక్తి- పలాస

మానవాళి విముక్తికి మార్క్సిజమే మార్గమని సిపిఐఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి వంకల మాధవరావు అన్నారు. కాశీబుగ్గలో గురువారం కార్ల్ మార్క్స్ 141 వ వర్ధంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన ప్రజాసంకల్ విప్లవాన్ని సాధించి అంతిమంగా కమ్యూనిస్టు సమాజాన్ని ఆవిష్కరించ గలుగుతామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో భారత్ కార్మిక సంఘాల సమైక్య(ఐఎఫ్ టియు)జిల్లా కన్వీనర్ జుత్తు వీరాస్వామి, ఎఐకెఎంఎస్ జిల్లా అధ్యక్షులు మామిడి భీమారావు, జిల్లా కార్యదర్శి బిరి కూర్మారావు పాల్గొన్నారు.

21న అప్పలసూరి వర్ధంతి

పలాస: ఈ నెల 21న నరసన్నపేట మండలం కోమర్తి అమరవీరుల స్థూపం వద్ద విప్లవ సాయుధ రైతాంగ పోరాట యోధుడు మామిడి అప్పలసూరి 27వ వర్ధంతి వేడుకలను విజయవంతం చేయాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకుడు గొరకల బాలకృష్ణ పిలుపునిచ్చారు. పలాస మండలం మామిడిపల్లిలో గురువారం అప్పలసూరి వర్ధంతి వేడుకలను విజయవంతం చేయాలని ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దశాబ్దాల తరబడి విప్లవ ఉద్యమం కోసం అంకితమై అజ్ఞాతంలోనే అనారోగ్యంతో 1997 మార్చి 21న అమరత్వం పొందారని చెప్పారు. అప్పలసూరితో పాటు కోమర్తి రైతు కూలీ గుమ్మడి లచ్చయ్య, ఆయన భార్య మామిడి లచ్చెమ్మ వర్ధంతి వేడుకలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పిఒడబ్ల్యు జిల్లా కార్యదర్శి కుసుమ, ఆర్ మాధవరావు, కోశాధికారి హేమక్క, జగన్ పాల్గొన్నారు.

తెప్పల కృష్ణమూర్తికి పురస్కారం

పలాస: ఒడిశా రాష్ట్రం రాయఘడ వేంకటేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో ఉత్కళాంధ్ర బ్రాహ్మణ సేవా సమాజం 27వ వార్షికోత్సవం సందర్భంగా జరిగిన శతావధానంలో పలాసకు చెందిన జనజాగృతి వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ తెప్పల కృష్ణమూర్తి పాల్గొని 'హరిని పెండ్లి యాడె గురిధరుండు' సమస్యను సంగీతం, సాహిత్యం, నృత్యం, శిల్పం పది అంశాలపై అవధాని సంతృప్తికర పూరణకు సభ మారుమ్రోగింది. ఈ సందర్భంగా కృష్ణమూర్తిని దుశ్శాలువ, జ్ఞాపిక, ప్రశంసా పత్రంతో విద్యా కోకిల డా.బులుసు అపర్ణ, శతావధాన సభా సంచాలకులు సాహిత్య రత్న బంకుపల్లి రమేశ్ శర్మ, బ్రాహ్మణ సేవా సమాజ అధ్యక్షులు, కార్యదర్శి రేజేటి శ్రీనివాస శర్మ, భళ్లమూడి నాగరాజు ఘనంగా సత్కరించారు. కృష్ణమూర్తిని జనజాగృతి లలిత కళారంజని ఉద్దానం సాహితీ వేదిక లయన్స్ క్లబ్, శ్రీకాకుళం తెలుగు రచయితల వేదిక అధ్యక్ష, కార్యదర్సులు, సభ్యులు అభినందనలు తెలిపారు.

ఘనంగా గణిత శాస్త్ర దినోత్సవం

పొందూరు: మండలం తాడివలస జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అంతర్జాతీయ గణిత శాస్త్ర దినోత్సవాన్ని గురువారం హెచ్‌ఎం కంటయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా గణితశాస్త్ర ఉపాధ్యాయులు పూజారి హరిప్రసన్న, చౌదరి వేణుగోపాల్ విద్యార్థులకు గణితశాస్త్ర విశిష్టతను వివరించారు. అనంతరం 'పై' ఆకృతిని విద్యార్థులు ప్రదర్శించారు.ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ఆర్థిక సాయం

టెక్కలి : మండలం చిన్నకేదారి గిరిజన గ్రామానికి చెందిన ధర్మారావు గృహనిర్మాణానికి అవసరమైన ఆర్థికసాయాన్ని నర్సింగపల్లి గ్రామ సేవా సంఘం రూ.15, 800 నగదును గురువారం ధర్మారావుకు సేవా సంఘ నిర్వాహకులు ఎన్ని షణ్ముఖరావు అందించారు. కార్యక్రమంలో సభ్యులు తారక్, సాయి పాల్గొన్నారు.